

క్రిమినల్ కేసుల్లో బాధితులకు పరిహారం



శ్రీకాకుళం లీగల్ : క్రిమినల్ కేసుల్లో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో వారికి న్యాయం చేకూరే విధంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. క్రిమినల్ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లింపుపై జిల్లా జడ్జి ఛాంబరులో ఆయన అధ్యక్షతన కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్పి జి.ఆర్ రాధికతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి కె.నాగమణి, పిపి వినయ భూషణ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

విదిలిస్తారా..? వదిలేస్తారా..?

- నేడు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్
- రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లపై ఆశలు పెట్టుకున్న జిల్లా ప్రజానీకం
- ఆదాయపన్ను పరిమితి పెంపు కోసం వేతనజీవుల చూపులు
- రాయితీల కోసం అన్నదాతల ఆశలు

కేంద్రం ప్రభుత్వం ఈనెల ఒకటో తేదీన లోక్‌సభలో పెట్టనున్న బడ్జెట్‌లో తమ సంక్షేమ కోసం నిధుల కేటాయింపుపై సామాన్య జనం ఎదురుచూస్తున్నారు. వరాలు ప్రకటిస్తుందా అన్న ఉత్కంఠ, పన్నులు పెంచి సబ్సిడీలు కుదించి వాతలు పెడుతుందా అన్న సందేహంలో ఉన్నారు. ఇప్పటికే వంట గ్యాస్ రూ.1100కు చేరింది. పెట్రో ధరలు సెంచరీ దాటాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో ప్రతిసారీ కేంద్రం వేతనజీవులకు నిరాశనే మిగుల్చుతోంది. గతేడాది రైల్వే బడ్జెట్‌లో కేంద్రం జిల్లాకు మొండిచేయి చూపింది. ఈ బడ్జెట్‌లోనైనా జిల్లాకు రైల్వే ప్రాజెక్టులు, రైల్వేస్టేషన్ల అభివృద్ధికి వరాల కోసం జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి

ఎరువులు, విత్తనాల వంటి ఇన్‌పుట్స్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరగడంతో వ్యవసాయ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. వ్యవసాయం భారంగా మారినా కష్టాల మధ్యే అన్నదాతలు సేద్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ.2040, గ్రేడ్-ఎ రకానికి రూ.2060 ప్రకటించినా ఆ ధర రైతులకు దక్కలేదు. మద్దతు ధరలకు గ్యారంటీ చట్టం చేయాలని రైతులు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌లో ఏం నిర్ణయం వెల్లడించనుందో రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతులకు వరాలు ప్రకటిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ముందే చెప్పడంతో అన్నదాతలో ఆశలు పెరిగాయి.

రైల్వే హామీలకు మోక్షం కలిగేనా?

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దనున్నట్లు గతంలో హామీనిచ్చినా అంతంతమాత్రంగానే అమలవుతోంది. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేస్తామని 2012-13 రైల్వే బడ్జెట్‌లో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. జిల్లాలోని జి.సిగడాం నుంచి రాజాం మీదుగా విజయనగరం జిల్లా బొబ్బిలిని కలుపుతూ గతంలో రూ.60 లక్షలతో సర్వే చేశారు. ఇప్పటివరకు దానికి అతీగతి లేదు. ఈ స్టేషన్ మీదుగా వెళ్తున్న యశ్వంత్‌పూర్-హౌరా, పూరీ- అహ్మదాబాద్ రైళ్లు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో సుమారు 22కు పైగా ఎక్స్‌ప్రెస్‌లు ఆగకుండా వెళ్లిపోతున్నాయి. ప్రతి వారం ఐదారు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తున్నా, హాల్టింగ్ లేదు. విశాఖ-హడ్డుబంగి ప్రాంతానికి కొత్త రైలు మార్గం వేయనున్నట్లు ప్రకటించినా, దానిలోనూ కదలిక లేదు. రైళ్లకు హాల్ట్‌లు, జిల్లా మీదుగా వెళ్లే కొత్త రైళ్లపై జనం ఆశలు పెట్టుకున్న ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లుతుందా? నెరవేరుస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.



జిల్లాకు సంబంధించి పలు రైల్వే సమస్యలపై ఎంపీ రామ్మోహన్ నాయుడు పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌లో తొమ్మిది రైళ్లు, పలాసలో రెండు రైళ్లు ఆపాలని విన్నవించారు. ఇచ్ఛాపురం నుంచి వ్యాపార అవసరాల కోసం యశ్వంతపూర్, హౌరా ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-హౌరా రైలుకు ఇచ్ఛాపురంలో హాల్ట్ సౌకర్యం కల్పించాలని కోరారు. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను శ్రీకాకుళం వరకు పొడిగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ నుంచి వారణాశికి ప్రతిరోజూ రైలు నడపాలని, సాధ్యం కాకుంటే కనీసం వీక్లీ ట్రైన్ అయినా వేయాలని కోరారు. వాటికి ఈ బడ్జెట్‌లో చోటు దక్కుతుందో, లేదో చూడాలి.

వేతనజీవుల ఆశ నెరవేరేనా?

వేతన జీవులకు ఎంతోకాలంగా పన్నుల విషయంలో ఊరట లభించడం లేదు. దీంతో ప్రస్తుత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పన్ను వర్తించే ఆదాయం రూ.ఐదు లక్షలకు మించి రూ.200 పెరిగినా రూ.13 వేల వరకు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్‌లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారా అనేది చాలామంది ఎదురుచూస్తున్నారు. రూ.ఐదు లక్షలకు మించి కొంత మొత్తం అదనంగా ఉన్నా, పన్ను వర్తించకుండా ఉండాలని కోరుతున్నారు. ఆదాయపు పన్ను చట్టం 80 (సి) ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు మదుపు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందులోనే ఇపిఎఫ్, జీవిత బీమా, పిల్లల ఫీజులు వంటి అంశాలు ఉన్నాయి. 2014 నుంచి దీన్ని మార్చలేదని ఉద్యోగులు చెప్తున్నారు. దాని పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

'ఉపాధి' కి కేటాయింపులు పెరిగేనా?

రాష్ట్రాలకు ఉపాధి నిధులు కేటాయించడం వల్ల జిల్లాలకు చేరి వ్యవసాయ కార్మికులు, కూలీలకు పనులు కల్పించడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. మూడేళ్లుగా ఉపాధి హామీ చట్టం కోసం కేటాయింపులు తగ్గుతున్నాయి. 2020-21లో రూ.993 కోట్లు ఖర్చు చేయగా, 2021-22లో రూ.620 కోట్లు ఖర్చు చేశారు. 2022-23లో ఇప్పటివరకు రూ.438 కోట్లే ఖర్చు చేశారు. ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపులు పెరిగితే వీలైనంత ఎక్కువ మందికి పనులు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

నిధుల పెంపుపై స్కీమ్‌వర్కర్ల ఆశలు

బడ్జెట్‌లో నిధుల పెంపుపై అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో నిధులు పెరిగితే ఆ మేరకు వారికి అందిస్తున్న వేతనాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.11,500, హెల్పర్‌కు రూ.ఏడు వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆశా కార్యకర్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నెలకు రూ.పది వేలు చెల్లిస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.మూడు వేలు మాత్రమే పారితోషికంగా అందిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు, వీరికి అందిస్తున్న వేతనాలు, పారితోషికాలు ఏమాత్రం సరిపోవడం లేదు. తమను రెగ్యులరైజ్ చేయాలని, పిఎఫ్, ఇఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లోనైనా ప్రభుత్వం ప్రకటిస్తుందోమేనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

సమన్వయంతోనే నేరాల నియంత్రణ

విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ

ప్రజాశక్తి - శ్రీకాకుళం

పోలీసు అధికారులు, జిల్లాలోని అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ అన్నారు. నేరాలు, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టి నేర రహిత జిల్లాగా తీర్చేదిద్దాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులతో ఎస్‌పి జి.ఆర్ రాధిక అధ్యక్షతన నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో అర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తులో ఉన్న పెండింగ్ కేసులను సమగ్రమైన దర్యాప్తుతో పరిష్కరించాలన్నారు. ముఖ్యమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ స్థాయి నుంచి సాక్షుల విచారణ, దర్యాప్తు, ఛార్జిషీట్ దాఖలు వరకు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. నిందితులకు శిక్ష పడేలా కేసులను పరిష్కరించాలన్నారు. పోక్సో కేసుల్లో 60 రోజుల ముందు గానే దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేయాలన్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై తరచుగా ఆకస్మిక దాడులు చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న చెక్‌పోస్టులను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. నిషేధిత గుట్కా, ఖైనీ, మద్యం అక్రమ రవాణా కాకుండా పక్కా ప్రణాళికతో ఎప్పటికప్పుడు ఆకస్మిక దాడులు చేపట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలను గుర్తించి, తయారీ కోసం ఉపయోగించే బెల్లపు ఊటలను నిర్వీర్యం చేయాలన్నారు. సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తే నేర నమోదు రేటు తగ్గుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ చిట్‌ఫండ్, అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కారానికి రెవెన్యూ, పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కేసుల్లో దర్యాప్తునకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మహిళా పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసి క్షేత్రస్థాయిలో చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని అందించగలిగితే నేరాలు తగ్గుతాయన్నారు. మహిళా పోలీసులు వారి పరిధిలోని ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను సందర్శించాలన్నారు. ఎస్‌పి రాధిక మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు

నేరాలు, మిస్సింగ్ కేసులు ఛేదన, కేసుల పరిష్కారం, దర్యాప్తు, సమాచార సేకరణ, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు వంటి పలు అంశాలపై ప్రతిభ కనబరిచిన సిఐలు సన్యాసినాయుడు, వినోద్‌బాబు, శ్రీనివాసరావు, ఎస్ఐలు గణేష్, రాజేష్, విజయ్‌కుమార్, మధుసూదనరావు, అమర్ అలీ, బాలరాజు, కామేశ్వరరావు, మహిళా పోలీసులు హెచ్.హరిణి, టి.హారతి, లక్ష్మికి ప్రశంసాపత్రాలను అందజేశారు. సమావేశంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఎం.వి నాగమణికంఠ, ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ఎం.నాగమల్లేశ్వరరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాన కృష్ణచంద్, శివకుమార్, ఆఫీస్‌నాయుడు, జిల్లాలోని పోలీసు అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్షిక ఫైరింగ్ సాధన ప్రారంభం

ఎచ్చెర్లలోని జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు కార్యాలయం పరిధిలోని చిన్నరావుపల్లి ఫైరింగ్ రేంజ్ జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఎస్‌పి జి.ఆర్ రాధిక స్వయంగా పాల్గొని ఫైరింగ్ సాధన చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. ఫైరింగ్ సాధన కోసం ఉయోగించే అయధాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫైరింగ్ సాధనలో డిఎస్‌పిలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.



ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న డిఐజి, కలెక్టర్



సమావేశంలో మాట్లాడుతున్న మోహనరావు

4న బస్సు యాత్ర

- విభజన హామీలను అమలు చేయాలి
- ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి - మందస

రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న బస్సు యాత్ర ఈనెల 4వ తేదీన జిల్లాలో ప్రారంభమవుతుందని ప్రజాసంఘాల నాయకులు కె.మోహనరావు, ఎన్.గణపతి, ఆర్.దిలీప్‌కుమార్, ఎం.ధర్మారావు తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. యాత్రలో భాగంగా శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురంలో సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇచ్ఛాపురంలో ముగింపు సభ ఉంటుందన్నారు. బస్సు యాత్రలో విద్యార్థులు, యువకులు, కార్మికులు, మేధావులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో వాటి అమలు కోసం మరో సంగ్రామం ఆరంభమైందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీలు అమలు కోసం ప్రజా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.



ఆదిత్యుని ఆదాయం రూ.48.65 లక్షలు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

రథసప్తమి వేడుకలకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి రూ.48,65,508 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు. ఆలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. క్షీరాభిషేకం సేవకు రూ.500 చొప్పున 1707 టిక్కెట్లు విక్రయించగా రూ.8,53,500 లభించిందని తెలిపారు. విశిష్ట సేవల్లో పాల్గొనడానికి 1317 మందికి రూ.500 చొప్పున టిక్కెట్లను విక్రయించామన్నారు. వీటి ద్వారా రూ.6,58,500 ఆదాయం సమకూరిందన్నారు. రూ.100 టిక్కెట్లు 7126 విక్రయించగా రూ.7,12,600 వచ్చిందన్నారు. రూ.57,568 విరాళాల ద్వారా లభించిందని తెలిపారు. కేశఖండన టిక్కెట్ల ద్వారా రూ.31,500, లడ్డు, పులిహోరా విక్రయాల ద్వారా రూ.13,45,340 ఆదాయం సమకూరిందని వివరించారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విఐపి టిక్కెట్లను రూ.500 చొప్పున యూనియన్ బ్యాంకు ద్వారా 2,413 మందికి విక్రయించామన్నారు. వీటి ద్వారా రూ.12,06,500 ఆదాయం సమకూరిందని తెలిపారు. గతేడాది రథసప్తమి వేడుకల్లో రూ.31,63,202 ఆదాయం రాగా ఈసారి రూ.17,02,306 అదనపు ఆదాయం సమకూరి రూ.48,65,508 వచ్చిందని వివరించారు. రథసప్తమి వేడుకలకు సుమారు లక్ష మంది వరకు యాత్రికులు పాల్గొన్నారని తెలిపారు.

అలసత్వం వల్లే లక్ష్యాలకు దూరం

- అధికారులు తీరు మార్చుకోవాలి
- టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
- శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి - ఆమదాలవలస

నిర్దేశిత లక్ష్యాలను అధిగమించకపోవడానికి అధికారుల అలసత్వం కారణమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. అధికారులు తీరు మార్చుకొని పనులను వేగవంతం చేయాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, మున్సిపాల్టీ పరిధిలో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పనులపై సంబంధిత శాఖ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో స్పీకర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎ-గ్రేడ్ ఇళ్లకు సంబంధించి 300 చదరపు గజాల పరిధిలో 288 ఇళ్లు, బి-గ్రేడ్‌లో 365 చదరపు గజాల పరిమితితో సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు 144, సి-గ్రేడ్‌లో 430 చదరపు గజాల పరిమితితో 96 ఇళ్లు మంజూరయ్యాయని ఇప్పటివరకు వీటిలో ఎన్ని పూర్తయ్యాయని అధికారులను ప్రశ్నించారు.



సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

మూడు రకాల టిడ్కో ఇళ్ల నిర్మాణాల పరిధిలో తాగునీటి కల్పన, అంతర్గత కాలువల నిర్మాణం, సిసి రోడ్లు వంటి నిర్మాణ పనులు దక్కించుకున్న సింగన్ కన్‌స్ట్రక్షన్స్ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నాటికి వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో పేదలకు గృహ నిర్మాణం కల్పించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. తాగునీటి ప్రాజెక్టు ట్యాంకుల పనులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకుల నిర్మాణం మినహా మున్సిపాల్టీలోని అన్ని వార్డు పైపులైన్లు వేసే పనులను దక్కించుకున్న వెల్కో కన్‌స్ట్రక్షన్స్ ఇప్పటివరకు చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత తొందరగా పనులను పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రాజారావు, టిడ్కో ఎస్ఇ నరసింహమూర్తి, ఇఇ సీతారాం, ప్రజారోగ్యశాఖ ఇఇ సుగుణాకర్, మున్సిపల్ కమిషనర్ కె.అప్పలనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎటువంటి సమస్యల్లేవు

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎటువంటి సమస్యలు లేవని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వారికి రూ.పది వేలు పింఛను ఇవ్వడంతో పాటు ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటోందన్నారు. మండలంలోని కొండవూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కొల్లి భాస్కరరావు ఆధ్వర్యాన మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా కిందా మీదా పడిన ఉద్దాన ప్రాంతానికి ఏమీ చేయలేని నాయకులను చూశామన్నారు. వారికి చేతకానిది వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక చేసి చూపించామని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో వారసత్వం కోసం యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న లోకేష్ దమ్ముంటే తనపై పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అప్పలరాజు సవాల్ విసిరారు.

పేద ప్రజలు అంటే చంద్రబాబు నాయుడుకు గిట్టదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు అవహేళన చేశారని చెప్పారు. ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా పురోగతి చెందేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాట మార్చి మహిళలకు మోసం చేశారని విమర్శించారు. సిఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణమాఫీని ఆసరా పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతలుగా డబ్బులు జమ చేశారని తెలిపారు. మూడో విడత ఆసరా కూడా జమ చేసేందుకు సమయం ఆసన్నమైందన్నారు. పొరపాటున చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలు అందవని చెప్పారు.



మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

గతంలో గ్రామాల్లో ఏదైనా పని కావాలంటే మండల కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే తప్ప జరిగేవి కావని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. అనంతరం అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్‌ని పరిశీలించారు. గర్భిణులకు సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండవూరులో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, జెడ్‌పి వైస్ చైర్‌పర్సన్ ప్రతినిధి పి.శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ దువ్వాడ మధుకేశవరావు, మాజీ సర్పంచ్ కొల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

ప్రమాద బాధితులకు అత్యవసర వైద్యం

- ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం
- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్

రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా వెంటనే చికిత్స అందించాలని కలెక్టర్, ఆరోగ్యశ్రీ అదనపు సిఇఒ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్య ప్రతినిదులతో జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుదీర్ఘ జాతీయ రహదారి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. అత్యవసరంగా వైద్యం అందించడానికి 27 టెలిఫోనిక్ ఐడెంటిఫికేషన్- ఎ కోడ్స్ ప్రయోగదశలో ఉన్నట్టు వివరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షల రేట్లను డిస్‌ప్లేలో ఉంచాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యానికి వచ్చే రోగులకు నగదు రహిత వైద్యం అందించాలన్నారు. ఒకవేళ నగదు తీసుకుంటే డిశ్చార్జి కాక ముందే చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యం మెరుగుపడాలని, దీనిపై డిసిహెచ్ దృష్టిసారించాలని సూచించారు. ప్రతి నెలా వర్చువల్ విధానంలోనైనా సమావేశం నిర్వహించాలన్నారు. గత మూడు నెలల్లో జిల్లా 13వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో అత్యధికంగా 5,700 ఆరోగ్యశ్రీ కేసులు చేసిన జెమ్స్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో పురోగతి పెంచాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి.ప్రకాశరావు, రిమ్స్ నుంచి మెడికోలు, జెమ్స్ ఆర్ఎంఒ డాక్టర్ ప్రవీణ్ కుమార్, మెడికవర్ ప్రతినిధి సాగరిక, జిఎంఆర్ ప్రతినిధి సోమశేఖర్, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ డి.రాంబాబు, ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం
epaper.prajasakti.com


జెండా ఊపి వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అప్పలరాజు

మూగజీవాల ఆరోగ్యానికి భరోసా

పశుసంవర్ధకశాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస

మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సిఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వైఎస్‌ఆర్ సంచార పశుఆరోగ్య (మొబైల్ అంబులటరీ క్లినిక్స్) సేవలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నామని మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ఆవరణలో 2వ సంచార పశువైద్యశాల అంబులేటరీ వాహనాన్ని మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశు సంవర్ధకశాఖలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలు ప్రస్తుతం లక్షల మందికి ఉపాధి ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గ్రామీణ ప్రజలు పశు పోషణకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ వాహనం మందస మండలంలో కేసులను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రస్తుతం వాహనం కోసం డాక్టర్, పారావేట్, పైలట్‌ను నియమించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశు ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపుతోందని, ప్రతి జంతువుకూ వాటి ఇంటి వద్దే వైద్యం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.కిషోర్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వి.జయరాజ్, పలాస అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.చంద్రశేఖరరావు, నియోజకవర్గ పశుసంవర్ధక అసిస్టెంట్ సర్జన్స్ డాక్టర్ మెట్ట పాపారావు, డాక్టర్లు రాజ్‌కిరణ్, శ్రీకాంత్, ఉమ, మధుబాబు పాల్గొన్నారు.


నియామక పత్రం అందజేస్తున్న స్పీకర్ సీతారాం

అంగన్వాడీల నియామక పత్రాలు అందజేత

ప్రజాశక్తి- ఆమదాలవలస

నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల నియామకపత్రాలను అర్హులైన అభ్యర్థులకు స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అందజేశారు. పొందూరు మండలం వి.అర్.గూడెంకు చెందిన సువ్వారి శారద, రాపాక పి.గీత, కింతలి పొన్నాడ లక్ష్మి, నందివాడ వెంపటాపు ఉషారాణి, బూర్జ మండలానికి ఎబిసిపేటకు కింతలి రమణమ్మ, సరుబుజ్జిలి మండలానికి చెందిన ముగ్గురికి అంగన్వాడీ సహాయకులుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వం ఆలోచనలు, లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పొందూరు ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పొందూరు, బూర్జ జెడ్‌పిటిసిలు కాంతారావు, బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు పి.రమేష్‌కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు పంచ రామమూర్తి, వైస్ ఎంపిపి వండాన వెంకటరావు, రాపాక సర్పంచ్ కొంచాడ గిరి పాల్గొన్నారు.

చేపల చెరువుల లీజుపై వాగ్వివాదం

టిడిపి సభ్యుల వాకౌట్

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

మున్సిపాలిటీ పరిధిలోని ఐదు చెరువుల్లో చేపల పెంచి పట్టుకునే హక్కు లీజుపై వైసిపి, టిడిపి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి అధ్యక్షతన మంగళవారం కౌన్సెల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చెరువుల లీజుపై జరిగిన చర్చలో వైసిపి కౌన్సెల్ సభ్యులందరికీ సమ న్యాయం జరగాలని, అప్పుడు ఆమోదం చేస్తే కొందరికి ప్రయోజనం దక్కుతుందని, అంతవరకు వాయిదా వేయాలని పట్టుబట్టారు. టిడిపి సభ్యులు కలుగజేసుకుని ఇంకా చెరువులు లీజుకు ఇవ్వకుండా జాప్యం చేస్తే వారి జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని, వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు సభ్యుల మధ్య మాటలు యుద్ధం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్లు లాభాల స్వర్ణమణి, భారతిదివ్యలు మాట్లాడుతూ కంద్రా సొసైటీలో గొడవలు ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో లీజుకు ఇస్తే కొంతమంది మాత్రమే ప్రయజనం కలుగుతుందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి 15 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని లీజుకు ఇవ్వాలని, అప్పటి వరకూ వాయిదా వేయాలని సూచించారు. చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మెజారిటీ సభ్యులు అభిప్రాయం మేరకు అందరకీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. సభ్యులు అభ్యర్థన మేరకు ఈ అంశం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ ఆరుగురు వార్డు సభ్యులు కాళ్ల వెంకటలక్ష్మి, లీలారాణి, కాళ్ల దిలీప్‌కుమార్, పత్రీ తవిటయ్య, గేదల శేఖర్, నారాయణ్ బెహరా సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఎజెండా అంశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం నిర్వహించిన జీరో అవర్‌లో సభ్యులు పలు సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో రేషన్ సరుకులు పంపిణీలో అవకతవకలు జోరుగా జరుగుతున్నాయని వైస్ చైర్‌పర్సన్ ఉలాల భారతిదివ్య అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు నిర్లక్షంతో తన వార్డులో అర్హులను తొలగింఆచరని కౌన్సిలర్ ప్రేమ కుమార్ ఫిర్యాదు చేశారు. రానున్న గ్రామ దేవత సంబరాలు సందర్భంగా అందరకీ ఉపయోగపడే సయ్యద్ ఖాన్ చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వైస్ చైర్‌పర్సన్ లాభాల స్వర్ణమణి కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


వాకౌట్ చేస్తున్న టిడిపి సభ్యులు

వీధి బాలలు లేని సమాజం రావాలి

సీనియర్ సివిల్ జడ్జి సన్యాసినాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్


సన్యాసినాయుడు

వీధి బాలలు లేని సమాజం రావాలని, బాలలు క్రమ శిక్షణతో చదువుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియ్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు పేర్కొన్నారు. న్యాయ సేవాసదన్‌లో సచివాలయ మహిళా పోలీసుల మంగళవారం అవగహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ప్రతి వ్యక్తీ బాధ్యతతో వ్యవహరించి తమ పరిసరాల్లో ఎవరైనా వీధి బాలలు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ కనపడితే వెంటనే చైల్డ్‌వెల్ఫేర్ కమిటీకి, జిల్లా బాలల సంరక్షణ సంఘానికి సమాచారం అందజేయాలన్నారు. పాఠశాలకు వెళ్లకుండా వీధి బాలలుగా ఉన్న బాల బాలికలను గుర్తించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. వారిలో క్రమశిక్షణ, సత్ప్రవర్తన తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్టుపై సీనియర్ న్యాయవాది బగాది రామ్మోహనరావు అవగాహన కల్పించారు. జువెలరీ జస్టిస్ యాక్టుపై ఎన్‌టిఆర్ లా కళాశాల ప్రిన్సిపాల్ కె.మోషే అవగాహన కల్పించారు.

న్యాయ సేవాధికార సంస్థ కేసులు పురోగతి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశాలను అనుసరించి న్యాయవాదులకు ఇచ్చిన కేసుల పురోగతికి తోడ్పడాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసి నాయుడు సూచించారు. సంస్థ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చే నియమించిన న్యాయవాదులతో కేసుల పురోగతిపై మోనటరింగ్ కమిటీ సమవేశంలో మంగళవారం సమీక్షించారు. కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రతి న్యాయవాది కేసు వివరాలను పూర్తి తెలుసుకోవాలని, అప్పుడే లబ్ధిదారులకు తగు న్యాయం అందించడానికి వీలుంటుందని అన్నారు. మోనెటరింగ్ కమిటీ సభ్యులు పాలిశెట్టి మల్లిబాబు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులు కస్పా ప్రతాప్, చంద్ర ఎ.రమణారావు డి.ఈశ్వరరావు పాల్గొన్నారు.


మ్యాప్‌ను పరిశీలిస్తున్న కృష్ణదాస్

నేడు వైసిపి కార్యాలయానికి శంకుస్థాపన

శ్రీకాకుళం అర్బన్ : నగర శివారు పెద్దపాడు సమీపంలో జాతీయ రహదారిపై వరుణ్ మోటార్స్ వెనుక వైసిపి జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు వైసిపి జిల్లా అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ముఖ్య నేతలతో కలిసి మంగళవారం కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు సైట్ ఇంజినీర్‌కు పలు సూచనలు చేశారు. జిల్లాలోని మంత్రులు, జెడ్‌పి చైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, డిసిఎంఎస్ చైర్‌పర్సన్ ప్రతినిధి సల్లా దేవరాజ్, మెంటాడ స్వరూప్, ఎన్ని ధనుంజయరావు, సూర శ్రీనివాసరావు పాల్గొన్నారు.

28 లోగా రెన్యువల్ చేసుకోవాలి

పిఎసిఎస్ అధ్యక్షులు జగన్నాయకులు

ప్రజాశక్తి- సంతబొమ్మాళి


జగన్నాయకులు

సంతబొమ్మాళి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రుణాలు తీసుకున్న రైతులు ఫిబ్రవరి 28లోగా 4 శాతం వడ్డీతో రుణాలను రెన్యువల్ చేసుకోవాలని పిఎసిఎస్ అధ్యక్షులు కెల్లి జగన్నాయకులు సూచించారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. పిఎసిఎస్ కార్యాలయంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు 4 శాతం వడ్డీతో పాటు ఒర్జినల్ 1బి, బయోమెట్రిక్ పాస్‌బుక్, ఆదార్ కార్డు జిరాక్స్, ఫొటో తీసుకుని రెన్యువల్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిఇఒ మణిగాం మాధురి, సిబ్బంది పాల్గొన్నారు.

కబడ్డీ పోటీలు ప్రారంభం

నౌపడ: సంతబొమ్మాళి మండలం హనుమంతు నాయుడుపేటలో అభయ అభయాంజనేయ స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జెడ్‌పిటిసి పాలవసంత రెడ్డి మంగళవారం ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో యువత రాణించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కబడ్డీ కూతకు వెళ్లి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి పాల మహేష్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కోళ్ల భాస్కరరావు, రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్ సుగ్గు శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ ధనుంజయ పాల్గొన్నారు.


కబడ్డీ కూత కూస్తున్న వసంతరెడ్డి


కృష్ణారావు మృతదేహం

విద్యుదాఘాతంతో తాపీమేస్త్రి మృతి

ప్రజాశక్తి- పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ శివాజీనగర్‌లో ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా మంగళవారం విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. కాశీబుగ్గ పోలీసుల కథనం మేరకు... వజ్రపుకొత్తూరు మండలం మహదేవపురానికి చెందిన హనుమంతు కృష్ణారావు (45) శివాజీనగర్‌లోని ఎం.రామారావు ఇంటి నిర్మాణ పనులు కొద్ది రోజులుగా చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఇంటి మెట్లు నిర్మాణానికి అవసరమైన ఇనుప తెగులు ఇంటి లోపలికి తీసుకొస్తుండగా ఇనుపు తీగలు విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఆ ప్రాంత విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. అప్పటికే కృష్ణారావు మృతి చెందాడు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు చేరుకుని శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారులు సతీష్, మోహన్, యాదవరావులు ఉన్నారు. కుటుంబ పోషించే వ్యక్తి మృతి చెందడంతో భార్యా, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ కట్టడాన్ని తొలగించాలని వినతి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

మండలంలోని సిద్ధపేట వద్ద సర్వే నంబరు 164-3లో 5.22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిలో విశ్రాంత రైల్వే ఉద్యోగి 0.60 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అదే ప్రాంతానికి చెందిన కీర్తి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ కంఠంగా ఉన్న ఈ భూమి ఇప్పుడు రూ.కోట్ల విలువ చేస్తోందని, అది గమనించి ఆక్రమణకు పాల్పడడంతో పాటు చుట్టూ ప్రహరీని నిర్మించారని అన్నారు. గతంలో మండల రెవెన్యూ కార్యాలయంలో ఈ ఆక్రమణపై ఫిర్యాదు చేశానని వివరించారు. తక్షణమే ఆక్రమణలను తొలగించి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో సామాజిక అవసరాలైన బడి, సామాజిక భవనాలు నిర్మించాలని కోరారు.

పిఎసిఎస్ అధ్యక్షులుగా 'చింతాడ'

ప్రజాశక్తి- కొత్తూరు


సూర్యనారాయణ

స్థానిక పిఎసిఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణను, సభ్యులుగా కుంచాల నూకరాజు, గార రాజులునాయుడులను నియమిస్తూ... టెక్కలి డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరినే కొనసాగించాలని కోరుతూ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. వీరు మంగళవారం నుంచి జులై 30 వరకు పదవిలో కొనసాగుతారు. సూర్యనారాయణ గతంలో రెండుసార్లు పిఎసిఎస్ చైర్మన్‌గా పనిచేశారు. మూడోసారి నియామకానికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేసి రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని, సంఘం ఆర్థికంగా బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.


హరికథ చెబుతున్న సింహాచలశాస్త్రి

అలరించిన హరికథ గానామృతం

ప్రజాశక్తి- కవిటి

మండలంలోని లోల్లపుట్టుగలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వరస్వామి తిరు కళ్యాణ మహోత్సవాలతో పాటు 53వ సుప్రభాత వార్షకోత్సవ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హరికథ గానామృతం ఆహుతలను అలరించింది. కేంద్ర నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ఎయిర్ టివి ఆర్టిస్టు ఎం.వి.వి. సింహాచలశాస్త్రి గాత్రానికి, తిరుపతి కంచికామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు లోల్ల జయరాం వయోలిన్, బొంతలకోటి కృష్ణారావు మృదంగం, ఎస్.హనుమంత రావు ఘటం, ఎల్.రాంబాబు కంజీర తోడవడంతో హరికథ నభూతో నభవిష్యత్ అనిపించింది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.


అభినందిస్తున్న కళాశాల సిబ్బంది

సిఎం కప్‌కు విద్యార్థి ఎంపిక

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

నగరంలోని కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో డేటా సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్న అబ్దుల్ రేష్మ మహిళా బాక్సింగ్ విభాగంలో సిఎం కప్‌కు రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కె.శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటుగా అన్ని రంగాల్లో ముందుకెళ్లేటట్లు తమ కళాశాల ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. డైరెక్టర్ బి.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాలన్నారు. అనంతరం రేష్మను వైస్ ప్రిన్సిపాల్ వెంకట అప్పారావు, ఎన్ఎస్ఎస్ పిఒ మజ్జి శ్రీనివాసరావు, మౌనిక, యాజమాన్యం అభినందనలు తెలియజేశారు.

ప్రశాంతంగా కౌన్సెలింగ్

టెక్కలి : టెక్కలి డివిజన్ స్థాయిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు సర్దుబాటు కౌన్సెలింగ్ మంగళవారం ప్రశాంతంగా నిర్వహించారు. స్థానిక ఉప విద్యాశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన డివిజన్ స్థాయి ఖాళీల భర్తీ ప్రక్రియను డిఇఒ గార పగడాలమ్మ పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను డివిజన్ స్థాయిలో భర్తీ చేశారు.

విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి


నృత్యం చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- టెక్కలి

తరగతి గదిలో విద్యార్థి తన భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సబ్ కలెక్టర్ తాటిమూకల రాహుల్‌కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక రవీంద్ర భారతి పాఠశాల వార్షికోత్సవ మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకోవాలని సూచించారు. పాఠశాల డీన్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఆనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డిజిఎం రమ్య, కో-ఆర్డినేటర్ సుధాలత, జోనల్ ఇన్‌ఛార్జి వెంకటేష్, జగదీష్, ప్రిన్సిపాల్ పద్మజ పాల్గొన్నారు.

ఈ నాలుగేళ్లు ఎక్కడున్నారు?

ప్రజాశక్తి- టెక్కలి రూరల్


మాట్లాడుతున్న శ్రీనివాస్

టెక్కలి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడును గెలిపించినందుకు ప్రజలకు నాలుగేళ్లు కనిపించకుండా మోసం చేశావని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్సీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కింజరాపు కుటుంబం నేరస్తులు కుటుంబమని పిన్నిపేటలో తరిమితరిమి కొట్టారని, ఇంకా ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన పనులను మీ పేర్లు పెట్టుకోవడం తప్ప మీరు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. గవర్నర్, సిఎంలను ఏకవచనంతో మాట్లాడంతో తాను అలా అనాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ఏకవచనం మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిరుద్యోగులకు దగ్గర ఉద్యోగాలు ఇస్తామని 10 వేలు దరఖాస్తులు తీసుకుని పార్టీ కార్యాలయంలో తగలబెట్టారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు, విద్య, వైద్య రంగానికి పూర్తిస్థాయి నిధులు మంజూరు చేసి అభివృద్ధి పథంలో నడిస్తున్నామని తెలిపారు.

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి


వినతిపత్రం అందజేస్తున్న విజయలక్ష్మి

ఇచ్ఛాపురం : అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజయలక్ష్మి కోరారు. ఈ మేరకు అంగన్వాడీ కార్యకర్తలతో మంగళవారం సమీక్షించి అనంతరం ఐసిడిఎస్ అధికారి హరికృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యవేక్షణ పేరుతో నాయకులు వేధిస్తున్నారని, దీనిని అపాలని కోరారు. వైఎస్ ఆర్ సంపూర్ణ పోషణ మెస్‌ఛార్జీలు చెల్లించాలన్నారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులను చెల్లించాలన్నారు. సీనియారిటీ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. వేతనంతో కూడిన సెలవులను ఇవ్వాలన్నారు.

ఉపాధ్యాయుల ఆందోళన

టెక్కలి : ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని యుటిఎఫ్ నాయకులు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఇందిరా గాంధీ కూడలి వద్ద మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి వరకూ నినాదాలు చేస్తూ... ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పొట్నూరు జగదీష్, తమ్మినేని వైకుంఠరావు, కురమాన దాలయ్య, రామముని రమేష్‌కుమార్, బమ్మిడి ఆరుణకుమార్, కాపల నారాయణ, బాపూజీ పాల్గొన్నారు.


ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

స్వల్ప మార్పులు, చేర్పులతో బడ్జెట్ ఆమోదం

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం మున్సిపల్ 2022-23 సవరించిన బడ్జెట్, 2023-24 అంచనా బడ్జెట్ స్వల్ప మార్పులతో, చేర్పులతో కౌన్సెల్ అమోదం తెలిపింది. చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన మంగళవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సవరించిన 2022-23 ప్రాంభ నిల్వ రూ.185,850,593 లక్షలు కాగా, 2023-24 బడ్జెట్ అంచనా రూ.186,243,593 చూపించారు. సాధారణ నిధులు రాబడి మొత్తం 2023-24కి రూ.95,381,000, సాధారణ, మూలధనం నిధులు ఖర్చు రూ.161,510,000 లక్షలు. ముగింపు నిల్వ 2023-24కి రూ.192,295,593 చూపించారు. బడ్జెట్ ఆమోదం తెలిపినప్పటికీ కొన్ని సవరణలు చేయాలని మున్సిపల్ వైస్‌చైర్మన్ లాభాల స్వర్ణమణి సూచించారు. బడ్జెట్‌లో జిఎస్‌టికి సంబంధించి రూ.23.70 లక్షలు ఎందుకు చూపించ లేదని ప్రశ్నించారు. అదేవిధంగా గత కొన్నేళ్లుగా బడ్జెట్‌లో కోతులు, కుక్కలు నియంత్రణకు బుడ్జెట్‌లో కొంత మొత్తం నిధులు కేటాయించారని, కానీ, ఒక్కసారీ ఖర్చు పెట్టిన దాఖలాలు కనిపిచండం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. బడ్జెట్‌లో పెట్టీ మరీ వెచ్చించని పక్షంలో బడ్జెట్‌లో ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా కోతులు, కుక్కల నియత్రణపై దృష్టి సారించాలని సూచించారు. మరో వైస్ చైర్‌పర్సన్ భారతి దివ్య మాట్లాడుతూ వార్డుల్లో నెలకు రెండుసార్లు బ్లీచింగ్ జల్లాలని కోరారు. వార్డు కౌన్సిలర్ సుగ్గు ప్రేమకుమార్ మాట్లాడుతూ పురపాలక సంఘంలో ఆదాయ వనరులు పెంచే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లే అవుట్లపై పన్నులు విధించి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. విచ్చలవిడిగా అక్రమ లే అవుట్ వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, దానిని నియంత్రించాలని కోరారు. మధుమూర్తి మాట్లాడుతూ శ్మశాన వాటికకు కేటాయించిన నిధులు పెంచాలని కోరారు. బోర్లు మరమ్మతులు కేటాయించిన నిధులు సరిపోవడం లేదని వివరించారు. అందుకు నిధులు పెంచాలని కోరారు. సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చైర్‌పర్సన్ బడ్జెట్‌ను ఆమోదించారు. కార్యక్రమంలో కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు మంజులత, బచ్చు జగన్ పాల్గొన్నారు.


మాట్లాడుతున్న చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి

మండల కో-ఆర్డినేటర్ల నియామకం

ప్రజాశక్తి- ఆమదాలవలస


ఉమామహేశ్వరరావు, రాంబాబు, కృష్ణ, నిరంజన్

నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలు ఆముదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాలతోపాటు మున్సిపాలిటీకి సచివాలయ మండల కో-ఆర్డినేటర్లను నియమిస్తూ పార్టీ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు అందజేసింది. ప్రతి సచివాలయ వాలంటీరు పరిధిలో ఇద్దరు గృహసారథులు, వీరిని సమన్వయం చేసేందుకు సచివాలయం కన్వీనర్లను ఎంపిక చేశారు. పొందూరు మండల కో-ఆర్డినేటర్‌గా బాడాన కృష్ణ, ఆమదాలవలస మండల కో-ఆర్డినేటర్‌గా బొడ్డేపల్లి నిరంజన్, బూర్జ మండల కో-ఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు, సరుబుజ్జిలి మండల కో-ఆర్డినేటర్‌గా మూడడ్ల రమణ, ఆమదాలవలస మున్సిపాలిటీ కో-ఆర్డినేటర్‌గా అల్లంశెట్టి ఉమామహేశ్వరరావులు నియామకయ్యారు. మండలంలోని అన్ని సచివాలయ కన్వీనర్లను సమన్వయం చేసే బాధ్యతను మండల కో-ఆర్డినేటర్లు నిర్వహించనున్నారు. వీరికి వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్ శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు

ప్రజాశక్తి- మెళియాపుట్టి

పార్టీలకతీతంగా సిఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. మెళియాపుట్టిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కంటే జగన్ పాలనలో అంతకంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. టిడిపి నాయకులు లోకేష్ పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని విమర్శించారు. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. జగన్ 139 తరగతులకు 56 కార్పొరేషన్లో ఏర్పాటు చేశారని, తద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి సవర ఆదినాయుడు, బాణాపురం సర్పంచ్ పెద్దింటి చందరరావు, మెళియాపుట్టి సర్పంచ్ ప్రతినిధి రేఖాన వాసు, పెద్దపద్మాపురం ఎంపిటిసి ప్రతినిధి ఉర్లాన ఋషి కెరాసింగి, సర్పంచ్ ప్రతినిధి అప్పారావు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న శ్రీకాంత్

రేపు మహిళా మార్టు ప్రారంభం

శ్రీకాకుళం అర్బన్ : జిల్లాలోని అన్ని పట్టణ స్వయం శక్తి సంఘాల సభ్యులు, సమాఖ్య సభ్యులతో ఈ నెల 2న నగరపాలక సంస్థ పరిధిలోని రైతు బజారు వద్ద ఉన్న భవనంలో జగనన్న మహిళా మార్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, మెప్మా పీడీ ఎం.కిరణ్‌కుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మెప్మా డైరెక్టర్ వి.విజయలక్ష్మిలు పాల్గొంటారని పేర్కొన్నారు. మార్కెట్ ధరలకంటే తక్కువ ధరలకు ఉత్పత్తులను లబ్ధిదారులకు అందించేందుకు ఈ మార్ట్ దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గోపికి హరివిల్లు కవి శేఖర పురస్కారం


గోపి

కవిటి: లఘు కవితా ప్రక్రియ హరివిల్లులో 600 కవితలు రాసినందుకు మండలంలోని ఉపాధ్యాయుడు మొర్రి గోపికి భద్రాద్రి సాహితీ వేదిక పాల్వంచ వారు 'హరివిల్లు కవి శేఖర పురస్కారం' అందజేస్తున్నట్లు భద్రాద్రి సాహితి వేదిక అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, చిట్టి మధు మంగళవారం తెలిపారు. హరివిల్లు ప్రక్రియ రూపకర్త మామిడి రమేష్, కవిటి ఎంఇఒ ధనుంజయ మజ్జి, సర్పంచ్ పూడి లక్ష్మణరావు, ఉషోదయ యువజన సంఘ ప్రతినిధులు పాండవ చంద్రశేఖర్, ఆరంగి మధు, ఆరంగి త్రివిక్రమరావు, తమరాల జయరాం, బెందాళం రమేష్, పొల్లాయి లక్ష్మణమూర్తి, మండల ఉపాధ్యాయులు బల్లెడ లక్ష్మణమూర్తి, కొత్తపల్లి రంగారావు, త్రిలోచన, శమల్ల రాజబాబు, బల్ల ధర్మారావు, నర్తు సోమేశ్వరరావు, శ్రీరామమూర్తి బిసాయి, పండి కష్టారావు అభినందనలు తెలియజేశారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

శాసనసభ స్పీకర్ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

తాగునీటి సమస్యను పరిష్కరించి తొందరలో నీటిని అందజేస్తామని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పురపాలక సంఘ పరిధిలోని ఒకటో వార్డు తిమ్మాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హుదూద్ కాలనీలోని మహిళలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ప్రజా ఆరోగ్య శాఖ ఎస్ఇ రాజారావును సమస్యను పరిష్కరించి ప్రజలకు తాగునీరు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతన్నారని అన్నారు. ఇంటింటికీ వెళ్లి పథకాలను వివరిస్తూ... ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ ఇఇ


ఆమదాలవలస : తాగునీటి సమస్యను వివరిస్తున్న గ్రామస్తులు

పొగిరి సుగుణాకర్, కమిషనర్ కె.అప్పలనాయుడు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, మామిడి రమేష్, దుంపల చిరంజీవి, సాధు కామేశ్వరరావు, సంపతిరావు రామారావు, మెట్ట చక్రధరరావు, కిల్లి అప్పలనాయుడు పాల్గొన్నారు.


లావేరు : పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్

సిఫార్సులు లేకుండా సంక్షేమ పథకాలు

లావేరు : మండలంలోని కొత్తకుంకాం, కొండకుంకాం గ్రామాల్లో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వ కార్యరకమం నిర్వహించారు. ఈ మేరకు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ముద్రించిన పోస్టర్లను అందజేశారు. అనంతరం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి మీసాల సీతంనాయుడు, వైస్ ఎంపిపి లుకలాపు శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు దన్నాన రాజినాయుడు, ఎంపిడిఒ సురేష్, ఎంఇఒ మెండ ఈశ్వరరావు, ఎపిఎం మాధవీలత పాల్గొన్నారు.

కోటబొమ్మాళి: ఎలాంటి సిఫార్సులు లేకుండా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళు తున్నామని ఎమ్మెల్సీ, టెక్కలి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని లఖందిడ్డి పంచాయతీ మూలపేటలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ముద్రించిన పోస్టర్లను అందజేశారు. కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు బాడాన మురళి, మండల సచివాలయ కన్వినర్ల ఇన్‌ఛార్జి గడ్డవలస నాగభూషణరావు, సర్పంచ్ బమ్మిడి గణపతిస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు నూక సత్యరాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు దుక్క రోజారామకష్ణ, సర్పంచ్‌లు కాళ్ల సంజీవరావు, బలగ సూర్యారావు, జిల్లా రైతు భరోసా అడ్వైయిజరీ కమిటీ సభ్యులు కవిటి రామరాజు, తహశీల్దార్ జామి ఈశ్వరమ్మ పాల్గొన్నారు.


కోటబొమ్మాళి : మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్

'ఐతమ్'లో పుస్తకావిష్కరణ

టెక్కలి రూరల్ : టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్ కళాశాల ఇసిఇ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి.శిరీష్‌కుమార్ రాసిన 'డేటాకమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్' అనే పుస్తకాన్ని ఐతమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఆవిష్కరించా రు. ఈ పుస్తకం బిటెక్, డిప్లొమో కోర్సుల్లో విద్యాభ్యాసం చేస్తున్న సిఎస్ఇ, ఇసిఇ, ఐటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కంప్యూటర్ నెట్ వర్కింగ్, డేటా కమ్యూనికేషన్స్ కోర్సు చదవాలనుకున్న వారు తప్పనిసరిగా ప్రాథమిక సమాచారం కోసం ఈ పుస్తకాన్ని ఆశ్రయించాల్సిందేనని వివరించారు. నూతన సాంకేతికతను జోడించి రచించిన ఈ పుస్తకం పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక సమాచారం, నెట్ వర్కింగ్‌లో విధులు నిర్వహిస్తు న్న వారు ఈ పుస్తకం చదవడం వల్ల లబ్ధికలుగు తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్‌అరెస్టా డాక్టర్ డి.ఆజాద్, ఇసిఇ హెచ్ఒడి డాక్టర్ బి.రామారావు, రచయిత డాక్టర్ శిరీష్‌కుమార్ పాల్గొన్నారు.


మాట్లాడుతున్న కిషోర్

ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి

ప్రజాశక్తి- పలాస

ప్రభుత్వం పశుసంవర్ధకశాఖకు ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు లక్ష్యాలు నెరవేర్చి విధంగా సిబ్బంది పనిచేయాలని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.కిషోర్ అన్నారు. పలాస నియోజకవర్గంలో వెటర్నరీ అంబులెన్స్ ప్రారంభించిన కార్యక్రమం అనంతరం పలాస నియోజకవర్గ జంతు ఆరోగ్య ప్రయోగశాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమీక్షించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న పిపిఆర్ టీకాలు, ఇతర ప్రభుత్వ డాష్ బోర్డు కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వి.జయరాజ్, పలాస అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.చంద్రశేఖరరావు, నియోజకవర్గ వెటరినరీ అసిస్టెంట్ సర్జన్స్ డాక్టర్ పాపారావు, డాక్టర్లు రాజ్‌కిరణ్, శ్రీకాంత్, ఉమ, మధుబాబు పాల్గొన్నారు.


అభినందిస్తున్న ఉపాధ్యాయులు

తైక్వాండోలో విద్యార్థిని ప్రతిభ

టెక్కలి : మండలంలోని పెద్దసామ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రాజాన ఢిల్లేశ్వరి జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకుందని ప్రధానోపాధ్యాయులు ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాఠశాల ఆవరణలో విద్యార్థినికి అబినందించారు. ఈ నెల 29, 30 తేదీల్లో అనకాపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 28 తేదీ వరకు తెలంగాణాలో న్విహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాండవుల జగదీష్, ఉపాధ్యాయులు ఎస్.పట్టాభి, భారతి, మల్లేశ్వరరావు, జయసుధ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.



నోటీస్ బోర్డులో అతికిస్తున్న అధికారులు

అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి

నౌపడ: సంతబొమ్మాళి మండలం కస్పానౌపడ పంచాయతీ పరిధిలో 482/7పి సర్వే నంబరులో ఉన్న లే అవుట్లకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని పంచాయతీ అధికారులు కోరారు. నౌపడ సచివాలయంలో కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, ఉప్పాడ ఉమాపతి, సుడా ప్లానింగ్ కార్యదర్శి పొట్నూరు వెంకటేశ్వరరావు నోటీస్ బోర్డులో వివరాలను మంగళవారం పొందుపరిచారు. సుమారుగా 1.74 సెంట్లు సుడా అనుమతి పొందిందన్నారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

దుస్తుల పంపిణీ

ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం ఎలియన్స్‌క్లబ్ సభ్యులు రామారావు అనాథ పార్థివదేహానికి ఈనెల 20న దహన సంస్కారాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 50 సాధువులకు, భిక్షగాళ్లకు మంగళవారం అన్నదానం నిర్వహించి దుస్తులను పంపిణీ చేశారు. ఎలియన్స్‌క్లబ్ అధ్యక్షులు లోపింటి నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు ఉమాశంకర్, పిఆర్ఒ దక్కత గోపీనాథ్‌రెడ్డి, వాసు, రామారావు, దేవరాజు, కాళ్ల నరసింహ, ఎల్‌ఐసి బుజ్జి, బాల పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం

జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

ప్రణాళికాబద్ధమైన విద్యతోనే విజయాలు సొంతమవుతాయని జిల్లా రిజిస్ట్రార్ కిల్లి మన్మథరావు అన్నారు. మండలంలోని మునసబుపేటలోని గురజాడ కాలేజీలో పిజి రసాయనిక శాస్త్ర విద్యార్థుల స్వాగతం కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. కష్ట పడి, ఇష్టపడి చదివితే రాణించగలరని అన్నారు. విద్యార్థి దశలో ఆవేశాలకు లోను కాకుండా, ఎటువంటి వివాదాల జోలికిపోకుండా గురువులు చెప్పిన పాఠాలు ఎప్పటికప్పుడు పున్ణశ్చరణ చేసుకుని ముందుకు సాగాలన్నారు. అప్పుడే విజయం సొంతమవుతుందన్నారు. పూర్వ డిఎస్‌పి


సన్మానిస్తున్న కళాశాల సిబ్బంది

భార్గవనాయుడు మాట్లాడుతూ గురు, శిష్య బంధం గొప్పదని, నిరంతరం కొనసాగాలని అన్నారు. కార్యక్రమంలో గురజాడ విద్యా సంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, డైరెక్టర్ సంయుక్త, కరస్పాండెంట్ రంగారావు, డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు, కెమిస్ట్రీ హెడ్ కె.వి.వి.సత్యనారాయణ, శ్రీరామ్, మహేష్ పాల్గొన్నారు.

'పార్టీలు మారే నైజం నాకు లేదు'

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్

పార్టీలు మారే అలవాటు తనకు లేదని, ఎన్ని అవాంతరాలు, అవమానాలు ఎదురైనా పాతపట్నంలో టిడిపి గెలుపుకు కార్యకర్తగా పనిచేస్తానని ఇటీవల బహిష్కరణకు గురైన జెడ్‌పిటిసి మాజీ సభ్యులు వెలమల గోవిందరావు అన్నారు. నగరంలోని డే అండ్ అండ్ జంక్షన్‌లోని ఎంజిఆర్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టిడిపి ఆవిర్భావం నుంచి తాను పార్టీ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న కలమట వెంకటరమణ ఉద్దేశపూర్వకంగా టిడిపి కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటరమణ కుటుంబ సభ్యులు పార్టీలు మారినా నాను టిడిపిలోనే ఉన్నాని అన్నారు.


మాట్లాడుతున్న గోవిందరావు

ఇదే విషయాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌లకు తెలియజేశానని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాగాన మన్మథరావు, టిడిపి నాయకులు కె.కృష్ణమాచార్యులు అంపిలి సీతమ్మ పాల్గొన్నారు.

నేటి నుంచి జాతర

పోలాకి: పోలాకి కేంద్రంలో బుధవారం కనక దుర్గాభవాని అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభిస్తామని ఆలయ ధర్మకర్తలు టంకాల శ్రీరాములు భవాని, పల్లి రాజు భవానిలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరితో పాటు సర్పంచ్ మజ్జి రమణమ్మ, లక్ష్మీనారాయణ, ఎంపిటిసి ప్రతినిధి తూలుగు అశోక్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు పోలాకి వెంకటరమణ, సురవరపు సంతోష్ ఉన్నారు.

మదనాపురంలో అన్నదానం

ప్రజాశక్తి- బూర్జ

మండలంలోని పెద్దపేట పంచాయతీ పరిధిలోని మదనాపురంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని శివకేశవ ఆలయ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నేతేటి శ్రీనివాస శర్మ ఆధ్వర్యాన ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానంలో పరిసర గ్రామాల నుంచి ఐదు వేల మంది వరకు యాత్రికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రవీంద్రకుమార్, అప్పారావు, తహశీల్దార్ రమణారావు, ఎఒ శ్రీనివాసరావు, రెవెన్యూ, సచివాలయం, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


అన్నదానంలో పాల్గొన్న యాత్రికులు

రక్తదాన శిబిరానికి స్పందన


పలాస : రక్తదానం చేస్తున్న యువకులు

ప్రజాశక్తి- పలాస

యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జాతీయ రహదారి డిప్యూటీ మేనేజర్ సతీష్ పిలుపునిచ్చారు. మండలంలోని లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద భారత జాతీయ రహదారుల భద్రత వారోత్సవాల్లో భాగంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యాన మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చున్నారు. అనంతరం సుమారు 50 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ రమేష్‌నాయుడు, సేఫ్ వే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ సెంథిల్ కుమార్, రెడ్‌క్రాస్ సిబ్బంది పి.చైతన్య, కె.సత్యనారాయణ, బి.శ్రీధర్, బ్రాహ్మణతర్ల హైస్కూల్ జూనియర్ రెడ్‌క్రాస్ నోడల్ అధికారి కొయ్యల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శ్రీకాకుళం అర్బన్ : స్ఫూర్తి ప్రదాత కీర్తిశేషులు గొలివి అప్పారావునాయుడు అని రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు అన్నారు. నగరంలోని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో అప్పారావునాయుడు ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు నర్సునాయుడు మాట్లాడుతూ తన తండ్రి కోటబొమ్మాళి మండలం రేగులపాడుకు మొదటి సర్పంచ్‌గా ఎన్నికై మూడు దశాబ్దాల పాటు పదవిలో కొనసాగారన్నారు. నీతి, నిజాయితీ, విలువలే ప్రామాణికంగా ఆయన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు 20 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్.వంశి, జి.మణికంఠ, పి.వాసు, టి.లక్ష్మీనారాయణ, ఎస్.రాజేష్, సిహెచ్.నవీన్, ఎస్.అప్పలస్వామి, కె.ప్రసాద్, బి.రాజేష్, డాక్టర్ బి.చిన్నారావు పాల్గొన్నారు.


కంప్యూటర్‌ను అందజేస్తున్న శ్రీనివాసరావు, చిరంజీవి

పాఠశాలకు కంప్యూటర్ వితరణ

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు, సర్పంచ్ ప్రతినిధి చిరంజీవి హామీనిచ్చారు. ఇరువురూ కలిసి పాఠశాలకు రూ. 25 వేలు విలువ చేసే డెల్ కంప్యూటర్‌ను ప్రధానోపాధ్యాయులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మంత్రి సిదిరి అప్పలరాజు సహకారంతో కృషి చేస్తామన్నారు. నాడు-నేడు పనులు కింద రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాలిన ఉమామహేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ పాలిన పాపారావు, డొక్కరి మోహనరావు, గొల్లపల్లి జోగారావు, జానకి రామయ్య, ఉపాధ్యాయులు నరేంద్ర, చింతా రామారావు, కె.రాంబాబు పాల్గొన్నారు.

నేటి నుంచి అరటి గెలల ఉత్సవాలు

ప్రజాశక్తి- నౌపడ

సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్రలో లక్ష్మీనరసింప స్వామి ఆలయంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు అరటి గెలల ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా నుంచి నాయకులు, యాత్రికులు వేలాదిగా వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు. పూర్వం ఈ ప్రాంతానికి వచ్చిన వరావస్తు అయ్య వారు ఆలయం నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. భీష్మ ఏకాదశి రోజున యాత్రికులు ఆలయాన్ని సందర్శించి అరటి గెలలు కట్టడం ఆనవాయితీ. సుమారు పది వేల వరకు అరటి గెలలు ఆలయ ఆవరణలో కడతారు. ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గ్రామాన్ని, ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. యాత్రికుల దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు, అరటి గెలలు కట్టేందుకు పందిరిలు, అన్నదాన సదుపాయం కల్పించినట్లు సర్పంచ్ ప్రతినిధి పంగ అసిరినాయుడు, నిర్వాహకులు తెలిపారు.


అవార్డు అందుకుంటున్న సిఐ శ్రీనివాసరావు

కాశీబుగ్గ సిఐకి 4 అవార్డులు

ప్రజాశక్తి- పలాస

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు నాలుగు ప్రశంసనీయ అవార్డులను అందుకున్నారు. ఎస్‌పి కార్యాలయంలో జిల్లా అర్ధ సంవత్సర క్రైమ్ సమావేశంలో ఉన్నత లక్ష్యాలు సాధించిన శ్రీనివాసరావుకు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఎస్‌పి జి.ఆర్.రాధిక మంగళవారం ఈ అవార్డులను అందజేశారు. కాశీబుగ్గ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు చేపట్టిన కొద్ది రోజుల్లోనే క్రైమ్‌ని నియంత్రించ డంలోనూ, ఛేదనలోనూ ఉత్తమమైన ప్రతిభను కనబరిచారు.


సన్మానిస్తున్న అప్పలనాయుడు

మాజీ ఎమ్మెల్యేకు సన్మానం

ప్రజాశక్తి- జి.సిగడాం

ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే, సాలూరు నియోజకవర్గం వైసిపి పరిశీలకులు మీసాల నీలకంఠంనాయుడుని వైసిపి నాయకులు లుకలాపు అప్పలనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో గోవిందపురం మాజీ సర్పంచ్ గొర్లె రామినాయుడు, కొత్తకోట మాజీ సర్పంచ్ శివంగం నాగరాజు, బూత్ కన్వీనర్ మీసాల నారాయణరావు, గొర్లె సూర్యనారాయణ, వైసిపి సోషల్ మీడియా వారియర్ పతివాడ గురు నాయుడు, జనపాల రాంబాబు పాల్గొన్నారు.